క్లుప్తంగా

సమస్యలు తెలియచేయండి

బొల్లాపల్లి: మండలంలోని రావులాపురం రెవెన్యూ గ్రామపరిధిలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తహసీల్దార్ ఎ.వి. సుధాకర్ హాజరై మాట్లాడుతూ భూములు, రెవెన్యూ సమస్యలపై అర్జీలు అందజేయాలని సూచించారు. సదస్సులో మ్యూటేషన్స్, ఆర్‌వోఆర్‌లు, సర్వేలకు సంబంధించి అర్జీలు అందాయన్నారు.

అపరాధ రుసుం మినహాయింపు పొందండి

నరసరావుపేట: 2024–25 ఆర్థిక సంవత్సర సంబంధించి అర్ధసంవత్సరానికి చెందిన ఆస్తి, ఖాళీ స్థలాలు, నీటి కుళాయిల పన్నులు ఈనెల 31 లోగా చెల్లించి అపరాధరుసుం నుంచి మినహాయింపు పొందాలని మున్సిపల్ కమిషనర్ ఎం. జస్వంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో పట్టణ ప్రజలకు సూచించారు. ఇంకా నాలుగురోజులే సమయం ఉన్నందున పురపాలకసంఘంలోని ట్రెజరీ, సచివాలయ పరిపాలన కార్యదర్శి లేక ఆన్‌లైన్‌లో చెల్లించి పురపాలక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పన్నులు చెల్లించేందుకు వచ్చే ఆదివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు పురపాలక సంఘంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు.

జాబ్‌మేళాలో పది మంది ఎంపిక



చిలకలూరిపేట: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని రాగన్నపాలెం కమ్యూనిటీ హాలులో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు 16 మంది నిరుద్యోగులు హాజరుకాగా అందులో 10 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజి రావు, సీడాప్ ప్లేస్‌మెంట్ అధికారి నాగుల్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ జె సురేష్, ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మద్దుల



చిలకలూరిపేట: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పట్టణానికి చెందిన మద్దుల వెంకటకోటయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్‌లో నియామక పత్రం అందజేశారు. మద్దుల వెంకటకోటయ్య యాదవ్ కరోనా సమయంలో సొంత నిధులతో వితరణ కార్యక్రమాలు నిర్వహించారని పలువురు బీసీ సంఘ నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించటం పట్ల అభినందనలు తెలిపారు. ఆయన నియామకం పట్ల అభినందనలు తెలిపిన వారిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్‌చార్జి యలగాల నూకాలమ్మ తదితరులు ఉన్నారు.

గ్రామసభకు స్పందన కరువు

యడ్లపాడు: రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి స్పందన కరువైంది. మండలంలోని విశ్వనాథ కండ్రిక రెవెన్యూ పరిధిలో శుక్రవారం నిర్వహించాల్సిన గ్రామసభను యడ్లపాడు సచివాలయం -2 ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జెట్టి విజయశ్రీ రెవెన్యూ సదస్సుల ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో కేవలం ఒక రైతు మాత్రమే తన అర్జీని సమర్పించారు.



చిలకలూరిపేటలో ఈఈ రమేష్‌బాబుకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి రజిని



నరసరావుపేటలో డీఈకు వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి



వినుకొండలో విద్యుత్ ఏఈఈకి వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా

విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్ సీపీ నిరసన

- ఓట్లు వేయించుకునేందుకు చార్జీలు పెంచమన్నారు!
- తీరా గెలిచాక కూటమి నేతలు హామీ మరిచారు
- మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
- నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు
- విద్యుత్ అధికారులకు వినతిపత్రాలు అందజేత
- నినాదాలతో మార్మోమ్రోగిన పట్టణ వీధులు



చిలకలూరిపేటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు

నరసరావుపేట: ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేపట్టిన వైఎస్సార్‌సీపీ పోరుబాటలో భాగంగా శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి వందలాదిమంది నాయకులు, కార్యకర్తలతో విద్యుత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి మల్లమ్మసెంటర్ మీదుగా శివునిబొమ్మసెంటర్, పాతూరు రోడ్డు నుంచి కొనసాగి విద్యుత్ డివిజన్ కార్యాలయంకు చేరుకుంది.

చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ చేసిన నినాదాలు పట్టణ వీధుల్లో మారుమ్రోగాయి. పోలీసులు కార్యాలయం ఎదుట రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటుచేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నిలిపివేశారు. అధికారులకు వినతి పత్రం అందజేస్తామని డాక్టర్ గోపిరెడ్డి సూచన మేరకు కేవలం ఆయనతో పాటు మరో పదిమందిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయం బయట డీఈ సీ.హెచ్.రాంబొట్లుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో గోపిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం అలవాటేనన్నారు. 2014లో అధికారంలోకి వచ్చేముందు రైతులు అందరికీ బేషరతుగా రుణమాఫీ అమలు చేస్తానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి రాగానే మొండిచేయి చూపించాడన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నెరవేర్చలేక తుంగలో తొక్కాడన్నారు. ఊసరవెల్లి రాజకీయాలకు, ఏరుదాటిన తర్వాతా తెప్పతగలేసే అలవాటుకు పెద్దఉదాహరణ చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా కిందిస్థాయిలో ఉన్న ప్రజలను గుర్తుపెట్టుకోకుండా ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేస్తానంటున్నాడని విమర్శించారు.

ఈ ఏడాది రూ.6వేల కోట్ల విద్యుత్ భారం మోపాడని, వచ్చే జనవరిలో మరో రూ.9,485 కోట్లు మొత్తం రూ.15,485 కోట్లు భారం మోపుతున్నాడన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు రెండు రెట్లు అధికంగా చార్జీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్ రాయితీని తొలగించేందుకు ఉపక్రమించాడన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటీ అమలుచేయలేదన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని, అమ్మఒడి ఊసేలేదు అన్నారు. వీటికి సంబంధించి బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు.

ఆడ పిల్లకు రూ.1500లు ఇస్తామని, ఉచిత బస్సు అమలుపై స్పష్టమైన వైఖరిలేదు అన్నారు. నిరుద్యోగ భృతి అమలుచేయాలంటే ఏడాదికి రూ.33 వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. క్రిస్‌మస్, రంజాన్, సంక్రాంతి కానుకల ఊసేలేదన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పింఛన్లు తప్పితే మరేమి ఇవ్వలేదని అన్నారు. ఇప్పటివరకు ఒక కొత్త పింఛన్ ఇవ్వలేకపోయారని, ఉన్నవాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పింఛన్లకు కోత కోయాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిపై భారం మోపి నడ్డివిరిచే పనిలో చంద్రబాబు ఉన్నాడన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పోరాట యోధుడని, ఆయన నాయకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబ శివారెడ్డి, సీనియర్ నాయకుడు కాకుమాను మంగపతిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, ముదిరాజు, మాదిగ, గిరిజన కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు ఇయం.స్వామి, కందుల ఎజ్రా, పాలపర్తి వెంకటేశ్వరరావు, రొంపిచర్ల మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా, జిల్లా మైనార్టీ కార్యదర్శి సయ్యద్ ఖాదరబాషా, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, షేక్ రెహమాన్, రొంపిచర్ల, నరసరావుపేట మండల నాయకులు పడాల చక్రారెడ్డి, పచ్చవ రవి, షేక్ కరిముల్లా, హాలీవుడ్ రఘు, గంటినపాటి గాబ్రియేలు, అచ్చి శివకోటి, పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాబు ష్యూరిటీ అంతా బోగస్ - బాదుడు మాత్రం గ్యారెంటీ

కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: బాబు ష్యూరిటీ అంతా బోగస్... బాదుడు మాత్రమే గ్యారెంటీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విడదల రజిని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన పోరుబాట కార్యక్రమాన్ని చిలకలూరి పేటలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. పట్టణం సహా మూడు మండలాలకు చెందిన పార్టీ బాధ్యులు, సానుభూతి పరులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముందుగా చిలకలూరిపేట విద్యుత్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధికారానికి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని అవసరం ఐతే ఇంకా తగ్గిస్తామని చెప్పి తీరా అధికారానికి వచ్చాక చార్జీల మోత మోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మొత్తం సుమారుగా రూ. 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై రుద్దారని.. ఇది ప్రజలను మోసం చెయ్యడం కాదా అని ప్రశ్నించారు.. బాబు ష్యూరిటీ భవిష్యత్‌కి గ్యారంటీ అని ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారని, ఇప్పుడు ష్యూరిటీ లేదు, భవిష్యత్‌కు గ్యారంటీ లేదని విమర్శించారు. బాబు ష్యూరిటీ అంతా బోగస్ అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తుందన్నారు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు కట్టుబడి ఉంటే ప్రజలు హర్షిస్తారన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు ప్రజల తరుపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రజల మీద భారం మోపే ఇలాంటి చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... ఇదే కాదు ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన వుండి తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ అంటూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.

హామీల అమలుపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మీద ఎక్కువగా దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని అక్రమ కేసుల గురించి కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి అనే దానిపై దృష్టి పట్టాలని కోరారు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి విద్యుత్ ఈఈ రమేష్‌బాబుకు వినతి పత్రాన్ని అందించారు.

చార్జీల పెంపుపై వినుకొండలో నిరసన

- మాజీఎమ్మెల్యే బొల్లా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల ర్యాలీ
- వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

వినుకొండ(నూజెండ్ల): కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినుకొండలో నిరశన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీనాయకులు కార్యకర్తలు పార్టీకార్యాలయం నుంచి ర్యాలీగా కారంపూడిరోడ్డులో గల విద్యుత్ సబ్‌స్టేషను వరకు బయలుదేరి విద్యుత్ ఏ.ఈ.ఈ. పిచ్చయ్యకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం బొల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచమని ప్రజలకు హామీఇచ్చి ఏకంగా 15,500 కోట్ల రూపాయలు బిల్లులు రూపంలో భారం మోపారన్నారు. అలివికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు అమలుపరచడం చేతకాక వైఎస్సార్ సీపీపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.

అడుగడుగునా పోలీసుల నిఘా

వైఎస్సార్ సీపీ విద్యుత్ బిల్లులపై నిరసన ర్యాలీకి పిలుపున్నిన నేపథ్యంలో పోలీసులు ర్యాలీపై నిఘా కొనసాగించారు. ర్యాలీ ప్రారంభం నుంచి పోలీసులు అనుసరించారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషనువద్ద పోలీసులు కార్యకర్తలను లోపలకు అనుమతించలేదు. కేవలం 5 మందిని మాత్రమే లోపలకు వెళ్లాలని పోలీసులు హుకుంజారీ చేయడంతో బొల్లా మాత్రం 10 మందిని అనుమతించాలని కోరడంతో కొద్దిసేపు వాదనల అనంతరం 10 మందిని పోలీసులు అనుమతించారు.

కార్యక్రమంలో ఎంపీపీలు మేడం జయరామిరెడ్డి, పగడాల వెంకట్రామిరెడ్డి, జెడ్పీటీసీలు విజయలక్ష్మీరాజా, నాయక్, మార్కెట్ యార్డు చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, సొసైటీ అధ్యక్షులు అనుమోలు నాసర్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, గంధంబాలిరెడ్డి, న్యాయవాది ఎమ్.ఎస్. ప్రసాదు, మాజీఎంపీపీ ములకా రామ తులసిరెడ్డి, మండల కన్వీనర్ దండుచెన్నయ్య, తుమ్మా వెంకటరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, గంటాకాలేషా, సానాల పుల్లయ్యల తోపాటు ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



చిలకలూరిపేటలో నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి విడదల రజిని



నరసరావుపేటలో ర్యాలీగా విద్యుత్ కార్యాలయానికి వస్తున్న డాక్టర్ గోపిరెడ్డి



వినుకొండ ర్యాలీలో నినాదాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా

దార్శనీకుడు డాక్టర్ మన్మోహన్‌సింగ్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నివాళి

నరసరావుపేట ఈస్ట్: భారతదేశ ఆర్థిక ప్రగతికి సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్‌సింగ్ అని పలువురు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక రంగంలో ఎన్నో పదవులు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను వెతుక్కుంటూ వచ్చాయనీ, చివరకు దేశ ప్రధాని పదవి సైతం అలంకరించారని వివరించారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి యువతకు దేశ విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ షేక్.బాజీ, కోశాధికారి పీటర్ డామెన్, పద్యకవి ఈవూరి వెంకటరెడ్డి, భరత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి కాసు సంతాపం

నరసరావుపేట: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. రెండుసార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, ప్రపంచంలో ఆర్థిక వేత్తల్లో మన్మోహన్ ఒకరని పేర్కొన్నారు. వ్యక్తిత్వంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీతో నిరాడంబర జీవితాన్ని గడిపారని, మచ్చలేని వక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు పొందారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి దేశానికి తీరనిలోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.



మన్మోహన్‌సింగ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

ఆర్థిక సంస్కరణ వాది డాక్టర్ మన్మోహన్‌సింగ్

నరసరావుపేట: ఆర్థిక సంస్కరణలతో మన దేశాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన మహనీయుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీర్తించారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాయి. ఈసందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచం నలుమూలలా భారతీయ విద్యార్థులు ఈరోజు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం మన్మోహన్‌సింగ్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, నాయకులు ఇయం.స్వామి, కందుల ఎజ్రా, వెన్నపూస నాగిరెడ్డి, భవనం నరిసిరెడ్డి, షేక్ కరిముల్లా, సయ్యద్‌ఖాదర్‌బాష పాల్గొన్నారు.

నాదెండ్ల సమావేశం వాయిదా

నాదెండ్ల: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదాపడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దీంతో సంతాప సూచకంగా సమావేశాన్ని వాయిదా వేశారు. ముందుగా దివంగత మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలతోటి రాణి, ఇన్‌చార్జి ఎంపీడీవో స్వరూపరాణి, ఆర్‌డబ్ల్యూఎస్ శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ నిర్మలలక్ష్మీకుమారి, వ్యవసాయాధికారి హరిప్రసాద్, ఎంఈవో కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆప్షన్‌సభ్యులు పాల్గొన్నారు.



మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి



మన్మోహన్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

మాజీ ప్రధాని మన్మోహన్‌కు కాంగ్రెస్ నివాళి

నరసరావుపేట: దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జి.అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్ గౌరవప్రదమైన నడవడిక, ప్రజాసేవ పట్ల నిబద్ధత, అపారమైన జ్ఞానం, విన యం చరిత్ర ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నా రు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్ ఎమ్ బాష, పూర్ణచంద్రరావు, బ్రహ్మయ్య, నాగార్జున, రమేష్ పాల్గొన్నారు.

ఘనంగా సీపీఐ శతవసంతాల వేడుకలు



రొంపిచర్ల: స్థానిక చెరువుకట్ట సెంటర్లో శుక్రవారం సీపీఐ శతవసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జెండాను ఎగురవేశారు. సీపీఐ జిందాబాద్, మార్కినిజం–లెనినిజం జిందాబాద్ అంటూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 99 సంవత్సరములు పూర్తి చేసుకుని 100 సంవత్సరములో అడుగుపెడుతుందని అన్నారు. అనంతరం మండలంలో విప్పర్లపల్లి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు కొర్నెపాటి ఏసోబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సరికొండ తిమ్మరాజు, రైతు సంఘం నాయకులు చిట్యాల శ్రీనివాసరెడ్డి, సీపీఐ మండల నాయకులు ముప్పూరి మధుసూదనరావు, పిడెం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

రుణాలు సద్వినియోగం చేసుకోండి

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజరు శివకృష్ణ



శావల్యాపురం: స్వయం సహాయక మహిళా సభ్యులు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజరు వలేటి శివకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో మహిళా గ్రూపుల్లోని సభ్యులకు రుణాలు మంజూరు చేశారు. ఈసందర్భంగా బ్రాంచ్ మేనేజరు శివకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సభ్యులు జీవనోపాదులు పెంపుదలకు ఈరుణాలు ఎంత గానో దోహదపడుతుందన్నారు. రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు పురోగాభివృద్ధిలో మహిళా సభ్యులు బాధ్యత వహించాలన్నారు. ఒక్కో గ్రూపునకు రూ. 15 లక్షల చొప్పున 20 గ్రూపులకు రూ. 3 కోట్లు రుణాలను అందజేసినట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ అనుబంధ రుణాలను రూ. 30 కోట్లు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో యానిమేటరు జి.రామలక్ష్మి, మహిళా సభ్యులు పాల్గొన్నారు.

నేడు గణపవరంలో రెవెన్యూ సదస్సు

నాదెండ్ల: గణపవరం నాలుగు సచివాలయాల పరిధిలో శనివారం గ్రామ రెవిన్యూ సభ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఏవీ రమణ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గ్రామసభకు రైతులు, స్థానికులు రెవిన్యూ సమస్యలపై అర్జీలు అందించాలని కోరారు.